సాక్షి ఏలూరు

శనివారం । 12 । ఏప్రిల్ । 2025



పెళ్లి కారుకు ప్రమాదం

ఉంగుటూరు మండలం నాచుగుంట వద్ద క్వారీ లారీని పెళ్లి కారు ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురికి గాయాలయ్యాయి.

10లో ▸



'హేలాపురి' కళకళలు

కళారంగంలో ఏలూరుకు ఘన కీర్తి ఉంది. ఇక్కడి కళాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ ఖ్యాతి గడిస్తున్నారు.

10లో ▸



నేటి నుంచి రాట్నాలమ్మ తిరునాళ్ల

రాట్నాలకుంటలో రాట్నాలమ్మవారి తిరునాళ్ల మహోత్సవాలు శనివారం నుంచి అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి.

10లో ▸

న్యూస్‌రీల్

ఆదర్శనీయులు జ్యోతిరావు పూలే



పూలే విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్

కైకలూరు: సమాజ దురాచారాలను ఎదుర్కొనే ఆయుధంగా చదువును మలిచిన సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే ఆదర్శనీయులని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) అన్నారు. శుక్రవారం పూలే జయంతి సందర్భంగా పట్టణంలోని కోరుకొల్లు రోడ్డులోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం డీఎన్నార్ మాట్లాడుతూ పూలే ఆశయ సాధన కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. వైఎస్సార్‌సీపీ ముదురాజుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కోమటి విష్ణువర్ధనరావు, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మోట్రూ అర్జునరావు మాట్లాడారు. పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగ సెక్రటరీ, ముదినేపల్లి ఎంపీపీ రామిశెట్టి సత్యనారాయణ, రాష్ట్ర రైతు విభాగ సెక్రటరీ సయ్యపురాజు గుర్రాజు, జిల్లా ఆర్గనైజేషనల్ సెక్రటరీ జయమంగళ కాసులు, మండల పార్టీ అధ్యక్షుడు సింగంశెట్టి రాము, అసెంబ్లీ నియోజకవర్గ అనుబంధ విభాగాల అధ్యక్షులు కూర్మా నేహీమియా, బోయిన చంద్రభోగేశ్వరరావు, మహమ్మద్ గాలిబ్‌బాబు, గండికోట ఏసుబాబు, పాము రవికుమార్, నాయకులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీలో నియామకాలు

ఏలూరు టౌన్: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగాల కమిటీల్లో పలువురికి పదవులు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగ సెక్రటరీగా తుమూరి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ సెక్రటరీలుగా గరికిముక్కు జాన్‌విక్టర్, బూరుగుపల్లి ప్రేమ్ కుమార్‌ను నియమించారు.

సూత్రధారులను వదిలి పాత్రధారుల అరెస్టా?



విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే బాలరాజు

కొయ్యలగూడెం: సూత్రధారులను వదిలి పాత్రధారులను అరెస్టు చేసి కూటమి ప్రభుత్వం చట్టాన్ని పక్కదోవ పట్టిస్తోందని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు విమర్శించారు. శుక్రవారం వైఎస్సార్‌సీపీ యూత్ నేత నూకల రాము ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో పార్టీ పోలవరం నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మితో కలిసి ఆయన మాట్లాడారు. మాజీ సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతిపై కిరణ్ అనే వ్యక్తి సోషల్ మీడియా ద్వారా చేసిన దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. నిందితుడు కిరణ్ వెనకున్న అసలు దోషులను ప్రభుత్వం శిక్షించాలని డిమాండ్ చేశారు. కిరణ్‌ని అరెస్టు చేసిన పోలీసులు అతడి వాంగ్మూలాన్ని వక్రీకరిస్తున్నారన్నారు. సూపర్ సిక్స్ పథకాలపై ప్రజల ఆలోచనలను తప్పుదోవ పట్టించేలా కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. జగన్‌ని, ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని అసత్యపు ఆరోపణలు చేస్తోందన్నారు. నిలకడ లేని రాజకీయాలకు పవన్ కల్యాణ్, నైతిక విలువలు లేని రాజకీయాలకు చంద్రబాబు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారని అన్నారు. వైఎస్సార్‌సీపీ 2.0 ఎలా ఉంటుందో కూటమి నేతలకు రుచి చూపిస్తామని బాలరాజు హెచ్చరించారు. మండల కన్వీనర్ తుమ్మలపల్లి గంగరాజు, జెడ్పీటీసీ దాసరి శ్రీలక్ష్మి, టౌన్ కన్వీనర్ సంకు కొండ, ఎంపీటీసీ ఘంటసాల సీనమ్మ, నాయకులు పాల్గొన్నారు.

నేడు రిజిస్ట్రేషన్ కార్యాలయాలు పనిచేస్తాయి

ఏలూరు (ఆర్ఆర్‌పేట): జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు శనివారం పనిచేస్తాయని ఏలూరు జిల్లా రిజిస్ట్రార్ కె.శ్రీనివాసరావు ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు కార్యాలయాలు పనిచేస్తాయన్నారు. ఇదిలా ఉండగా రెండో శనివారం, సెలవు రోజుల్లో కార్యాలయాలు తెరవడంపై ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

ముగిసిన ఇంటర్ ప్రాక్టికల్స్

ఏలూరు (ఆర్ఆర్‌పేట): ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఇంటర్ కోర్సుల ప్రాక్టికల్ పరీక్షలు శుక్రవారం ముగిశాయి. భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం పరీక్షలకు 67 మంది హాజరయ్యారని డీఈఓ వెంకట లక్ష్మమ్మ తెలిపారు.

పేరుకే స్టాక్ పాయింట్

ఇసుక.. మస్కా

- టన్ను ఇసుక ఇచ్చింది లేదు
- జిల్లాలో అలంకారప్రాయంగా స్టాక్ యార్డులు
- ఏర్పాటుచేసి రెండు నెలలు
- ఇంకా మొదలుకాని ఇసుక విక్రయాలు
- ర్యాంపుల వద్ద లారీకి రూ.5 వేల దోపిడీ
- జిల్లావాసులపై రోజుకు రూ.30 లక్షల వరకు అదనపు భారం



పశ్చిమగోదావరి జిల్లాలో ప్రభుత్వం ఏర్పాటుచేసిన స్టాక్ యార్డు

మూసి ఉన్న ఈ కౌంటర్‌ను గమనించారా? ఉండి నియోజకవర్గ ప్రజల ఇసుక అవసరాలు తీర్చే నిమిత్తం కొలమూరులోని ప్రైవేట్ స్థలంలో మైనింగ్ అధికారులు ఏర్పాటుచేసిన స్టాక్ యార్డ్‌లోని కౌంటర్ ఇది. వినియోగదారులకు ఇక్కడ ప్రభుత్వ నిర్ణీత ధరకే ఇసుకను విక్రయించనున్నట్లు ప్రకటించారు. స్టాక్ పాయింట్ నిర్వహణ బాధ్యతల్ని ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించారు. స్టాక్ యార్డు ఏర్పాటుచేసి రెండు నెలలు దాటినా ఇప్పటికీ ఈ కౌంటర్‌ను ఓపెన్ చేసి వినియోగదారులకు లారీ ఇసుక విక్రయించిన దాఖలాలు లేవు.



కోలమూరు స్టాక్ యార్డులో తెరుచుకోని కౌంటర్

సాక్షి, భీమవరం: జిల్లాలోని ఆరు ఓపెన్ రీచ్‌లు, ఐదు డిసిల్టేషన్ పాయింట్లు కోస్టల్ రెగ్యులేటరీ జోన్ పరిధిలోకి వెళ్లడంతో వాటిని మూసివేశారు. ఇసుక కోసం తూర్పుగోదావరి, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లోని తీపర్రు, పెండ్యాల, పందలపర్రు, గోపాలపురం, తదితర ర్యాంపులకు వెళ్లాల్సి వస్తోంది. స్థానిక అవసరాల నిమిత్తం ఆచంట, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు, నరసాపురం, ఉండి నియోజకవర్గ కేంద్రాల్లో స్టాక్ పాయింట్ల ఏర్పాటుకు జిల్లా ఇసుక కమిటీ నిర్ణయించింది. తీపర్రు–2 ర్యాంపు నుంచి ఇసుకను తరలించి స్టాకు యార్డుల ద్వారా అమ్మకాలు చేసే బాధ్యతను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించారు. ఆచంట స్టాక్ పాయింట్ వద్ద టన్ను రూ.295, పాలకొల్లులో రూ.320, తాడేపల్లిగూడెంలో రూ.300, తణుకులో రూ.215, నరసాపురంలో రూ.370, ఉండిలో రూ.440గా ధర నిర్ణయించారు. ఆయా స్టాకు పాయింట్ల వద్ద మొత్తం 900 టన్నుల ఇసుక అందుబాటులో ఉంచామని, అవసరమైన వారు తీసుకువెళ్లాలని ఫిబ్రవరి మొదటి వారంలో అధికారులు ప్రకటించారు.

సేల్స్ మొదలు కాలేదు

వినియోగదారులు తమ వివరాలను వెబ్‌సైట్‌లో నమోదుచేసుకుని రిజిస్ట్రేషన్ రశీదును స్టాక్ పాయింట్ వద్ద చూపించి ఇసుక పొందవచ్చని, లేదా నేరుగా స్టాక్ పాయింట్ వద్దకు ఆధార్ కార్డును చూపించి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని సూచించారు. పాయింట్ వద్ద రిజిస్ట్రేషన్ చేయిస్తే అక్కడి ఇన్‌చార్జి డిజిటల్ పేమెంట్ చేయించుకుని ఇసుక సరఫరా చేసేలా ఏర్పాటుచేశారు. ఆయా స్టాక్ పాయింట్ల వద్ద ఉండే ఇన్‌చార్జిల నంబర్లను అధికారులు విడుదల చేశారు. వీటిలో కొన్ని పనిచేస్తుండగా మరికొన్ని స్విచ్ఛాఫ్ చేసి ఉన్నాయి. పాలకొల్లు, నరసాపురం, తణుకు, ఉండి కౌంటర్ల ఇన్‌చార్జిలకు ఫోన్లు చేసి ఇసుక అమ్మకాలు తెలుసుకునే ప్రయత్నం చేయగా వారి నుంచి అమ్మకాలు ఇంకా మొదలు కాలేదన్న సమాధానం వచ్చింది. అమ్మకాలు ప్రారంభించకపోవడంపై జిల్లా గనులు, భూగర్భశాఖ ఏడీని ఫోన్‌లో సంప్రదించే ప్రయత్నం చేయగా కనెక్ట్ అవ్వలేదు.

అధికారులు చర్యలు తీసుకోవాలి

ఉదాహరణకు ఐదు యూనిట్ల లారీని నింపేందుకు దాదాపు 20 టన్నుల ఇసుక అవసరమవుతుంది. ప్రస్తుతం ర్యాంపు వద్ద నుంచి ఉండి ప్రాంతానికి లారీకి సుమారు రూ.17 వేల వరకు వసూలు చేస్తున్నారు. స్థానికంగా ఏర్పాటుచేసిన స్టాక్ పాయింట్‌ను వినియోగంలోకి తెస్తే ఇసుక లోడింగ్‌కు రూ.8,800, రవాణా నిమిత్తం రూ.3 వేలు వెచ్చించినా రూ.11,800లకే ఇసుక లభ్యమవుతుంది. వినియోగదారులకు రూ.5 వేల వరకు ఆదా అవుతుందని స్థానికులు అంటున్నారు. ప్రభుత్వ స్టాకు పాయింట్లతో ర్యాంపు నిర్వాహకుల దోపిడీకి ఆస్కారం ఉండదు. తక్కువ ధరకే జిల్లా వాసులకు ఇసుక లభ్యమవుతుంది. జిల్లాలో ఏర్పాటుచేసిన స్టాకు పాయింట్లు తెరిచేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.

అడ్డగోలుగా వసూళ్లు



ఇసుక ఉచితమని, లోడింగ్ చార్జీలు చెల్లిస్తే సరిపోతుందని ప్రభుత్వం చెబుతోంది. ఏ ర్యాంపు వద్దకు వెళ్లినా లోడింగ్ చార్జీలతో పాటు రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. దీంతో జిల్లాలోని వినియోగదారులతో పాటు కిరాయిలు రాక లారీ యజమానులు నష్టపోతున్నాం. అధికారులు స్పందించి అదనపు వసూళ్లను ఆపాలి.

– రావూరి రాజా, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా లారీ అసోసియేషన్ అధ్యక్షుడు

రూ. లక్షల్లో భారం

పొరుగు జిల్లాల్లోని ఏ ర్యాంపు వద్దకు వెళ్లినా లోడింగ్ చార్జీలతో పాటు రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు అదనంగా చెల్లిస్తేనే ఇసుక లోడింగ్ చేస్తున్నట్టు లారీ యజమానులు చెబుతున్నారు. అదనపు వసూళ్ల రూపంలో పాలకులు, నాయకుల జేబుల్లోకి వెళుతున్న వాటాల మొత్తం భారాన్ని జిల్లాలోని వినియోగదారులు భరించాల్సి వస్తోందంటున్నారు. ఆయా ర్యాంపుల నుంచి జిల్లాకు రోజుకు 500 నుంచి 600 లారీల ఇసుక రవాణా జరుగుతుండగా ఈ మేరకు స్థానిక వినియోగదారులపై రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు భారం పడుతోందని అంచనా.

వరి నేలవాలి.. రైతులు విలవిల్లాడి

- ఈదురుగాలులతో బెంబేలు
- వర్షంతో తడిసిన ధాన్యం



గణపవరంలో నేలవాలిన వరి పైరు

గణపవరం/ఆకివీడు: వాతావరణం రైతులను కలవరపెడుతోంది. రెండు రోజులుగా పలు ప్రాంతాల్లో మబ్బులు కమ్మి ఈదురుగాలులు వీస్తూ చిరుజల్లులు పడుతున్నాయి. అయితే గురువారం రాత్రి భారీ వర్షం కురవడంతో కోతలకు సిద్ధమైన వరి చేలు నేలనంటాయి. గణపవరం మండలంలో సుమారు 14 వేల ఎకరాల్లో రబీ పంట వేయగా ఇప్పటికే 2 వేల ఎకరాల్లో మాసూళ్లు పూర్తయ్యాయి. 25 శాతం పంట కోత దశలో, మిగిలిన పైరు కోతకు సిద్ధంగా ఉంది. ఈ దశలో వర్షాలు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నేలవాలిన పైరును శుక్రవారం రైతులు నిలబెట్టి కట్టలు కట్టారు. చేలల్లో చేరిన నీటిని బయటకు తరలిస్తున్నారు. కోతలు పూర్తయి ధాన్యాన్ని రోడ్ల మీదికి చేర్చిన రైతులు ఎండ బెట్టుకుంటున్నారు. ధాన్యం రాశులు తడవకుండా బరకాలు, టార్పాలిన్‌లు కప్పి కాపాడుకుంటున్నారు. నెలాఖరు వరకూ వాతావరణం అనుకూలిస్తే గట్టెక్కుతామని రైతులు అంటున్నారు. ఆకివీడు, భీమడోలు తదితర మండలాల్లో తడిసిన, యంత్రాలతో కోసిన ధాన్యాన్ని ఆరబెట్టుకునే పనిలో రైతులు నిమగ్నమయ్యారు.

వక్ఫ్ బిల్లుపై నిరసన హోరు



మద్దతు తెలుపుతున్న వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త జయప్రకాష్, నాయకులు



ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో నినాదాలు చేస్తున్న ముస్లింలు

ఏలూరులో భారీ ర్యాలీ

ఏలూరు (ఆర్ఆర్‌పేట): కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఏలూరులో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. శుక్రవారం స్థానిక పాత బస్టాండ్ వద్ద కర్బలా మైదానం నుంచి కలెక్టరేట్ వరకూ ర్యాలీ సాగింది. ముస్లిం యువత కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు ఎండీ ఇలియాజ్ మాట్లాడుతూ ముస్లిం పూర్వీకులు పుణ్యం కోసం దానం చేసిన భూములను ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేలా వక్ఫ్ సవరణ చట్టం రూపొందించారని విమర్శించారు. ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని, ప్రజాస్వామ్యవాదులంతా చట్టాన్ని ముక్తకంఠంతో ఖండిస్తున్నారని తెలిపారు. కేంద్రం వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేయాలని లేకుంటే ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ర్యాలీకి వైఎస్సార్‌సీపీ ఏలూరు నియోజకవర్గ సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్, నాయకులు మద్దతు తెలిపారు. అలాగే ర్యాలీకి ఎమ్మెల్యే బడేటి చంటి మద్దతు తెలపడం గమనార్హం. ర్యాలీలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు రాజనాల రామ్మోహన్‌రావు, కమ్యూనిస్టు పార్టీ నాయకులు, ముస్లిం పురుషులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం డీఆర్వో శేషగిరికి వినతిపత్రం ఇచ్చారు. అంజుమన్ అధ్యక్షుడు ఎండీ జబివుల్లా, జమాత్ ఇస్లాం అధ్యక్షుడు ఇబ్రహీం, నయీముల్లా, రియాజ్, జావీద్, సూరజ్, రజాక్ తదితరులు పాల్గొన్నారు.

తప్పుడు కేసులకు అదరం.. బెదరం

- వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్
- చర్యకు ప్రతిచర్య కోణంలోనే కారుమూరి వ్యాఖ్యలు
- జిల్లా ఆత్మీయ సభ సక్సెస్‌ను తట్టుకోలేక కూటమి నాయకుల విమర్శలు



కైకలూరు: వైఎస్సార్‌సీపీ జిల్లా ఆత్మీయ సభ విజయవంతం కావడంతో తట్టుకోలేక కూటమి నేతలు పసలేని విమర్శలు చేస్తున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) అన్నారు. కైకలూరు పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చర్యకు ప్రతిచర్య అనే కోణంలో మాట్లాడిన మాటలకు కూటమి నేతలు పెద్ద రాద్ధాంతం చేస్తున్నారన్నారు. అధికార పార్టీ నాయకులు ఇంతకన్నా దారుణమైన పదాలతో హింసిస్తున్న సంగతి అందరికీ తెలుసన్నారు. కారుమూరి, ఏలూరు పార్టీ ఇన్‌చార్జి జేపీపై కేసులు నమోదు చేయడానికి కూటమి నేతలు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన పోరాడతామని, తప్పుడు కేసులకు తమ నాయకులు, కార్యకర్తలు బెదరరని ఘాటుగా స్పందించారు.

రౌడీయిజానికి అడ్డాగా కైకలూరు

ప్రశాంతతకు మారుపేరుగా నిలిచే కైకలూరులో రౌడీరాజ్యం, దౌర్జన్యాలు కనిపిస్తున్నాయని, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ వీటిని ప్రోత్సహిస్తున్నారని డీఎన్నార్ విమర్శించారు. ఇటీవల సంత మార్కెట్ వద్ద బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి దుకాణానికి ఇద్దరు రౌడీలు ఏకంగా తాళాలు వేశారన్నారు. కార్లు అడ్డంగా పెట్టి కక్కిన కూడుకు కక్కుర్తి పడినట్టుగా వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీని ఓటు వేయకుండా అడ్డుకున్నారన్నారు. ఎమ్మెల్యే కామినేని బయట ఒక మాట, లోపల మరో మాట మాట్లాడుతున్నారన్నారు. తన కుటుంబానికి చెందిన చేపల చెరువులో చేపలను పట్టి అమ్ముకోవాలని రౌడీలకు ఆయనే చెప్పారని ఆరోపించారు. ఎమ్మెల్యే కామినేని వయసుకు గౌరవమిస్తామని, రౌడీయిజం, దౌర్జన్యాలను ప్రోత్సహిస్తే కచ్చితంగా అడ్డుకుంటామని అన్నారు. కైకలూరులో ఓ పోలీసు అధికారి కూటమి పార్టీ నాయకుల సొంత మనిషిగా పనిచేస్తున్నారని ఆరోపించారు. కూటమి నేతల సిఫార్సులతో అక్రమ కేసులు నమోదు చేయకుండా పోలీసులు విధులు నిర్వహించాలని హితవు పలికారు. వైఎస్సార్‌సీపీ ముదిరాజుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కోమటి విష్ణువర్ధనరావు, పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగ సెక్రటరీ, ముదినేపల్లి ఎంపీపీ రామిశెట్టి సత్యనారాయణ, రాష్ట్ర రైతు విభాగ సెక్రటరీ సయ్యపురాజు గుర్రాజు, జిల్లా అధికార ప్రతినిధి మోట్రూ అర్జునరావు తదితరులు పాల్గొన్నారు.

పత్రికా స్వేచ్ఛకు విఘాతం

పత్రికలు, ప్రసార మాధ్యమాలు స్వేచ్ఛగా పనిచేయగల సమాజంలోనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది.. ఇదేమి పాలన అని ప్రశ్నిస్తే కేసులు.. ఏమిటీ దౌర్జన్యం అని నిలదీస్తే దాడులు.. అన్యాయం అని నిరసన తెలిపితే అరెస్టులు.. ప్రజాస్వామ్యం జిందాబాద్ అంటే జైళ్లు.. ఇదీ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ తీరు. రాష్ట్రంలో అరాచకాలను ప్రశ్నిస్తున్నందుకు 'సాక్షి'పై కక్ష గట్టిన ప్రభుత్వం.. వైఎస్సార్‌సీపీ కార్యకర్త హత్యను 'సాక్షి' వెలుగులోకి తీసుకురావడంతో 'సాక్షి' ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డితో పాటు ఆరుగురు విలేకరులపై అక్రమ కేసులు పెట్టింది. కూటమి ప్రభుత్వ తీరును ఖండిస్తూ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పాత్రికేయులు గళమెత్తారు. తహసీల్దార్ కార్యాలయాల వద్ద నిరసనలు తెలిపి వినతిపత్రాలు అందించారు.

- 'సాక్షి' ఎడిటర్, విలేకరులపై అక్రమ కేసులు
- మండిపడ్డ జర్నలిస్టు సంఘాలు
- నిరసనలు.. వినతిపత్రాలు అందజేత
- జిల్లావ్యాప్తంగా ఆందోళనలు



తణుకు అర్బన్: తణుకులో తహసీల్దార్ అశోక్‌వర్మకు వినతిపత్రం ఇస్తున్న జర్నలిస్టులు



ఉండి: తహసీల్దార్ కార్యాలయం వద్ద నినాదాలు చేస్తున్న ప్రెస్‌క్లబ్ ప్రతినిధులు



పాలకొల్లు సెంట్రల్: తహసీల్దార్‌కు వినతిపత్రం ఇస్తున్న ప్రెస్‌క్లబ్ సభ్యులు

తణుకు అర్బన్: పల్నాడు జిల్లా మాచర్లలో జరిగిన హత్యకు సంబంధించి 'సాక్షి'లో ప్రచురితమైన కథనానికి 'సాక్షి' ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డితోపాటు ఆరుగురు పాత్రికేయులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంపై తణుకు ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం తణుకు తహసీలార్ కార్యాలయం వద్ద జర్నలిస్టులు నిరసన తెలిపారు. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించవద్దని, అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని నినదించారు. ఏపీయూ డబ్ల్యూజే జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ తులా భాస్కర్ మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కులను కాలరాసేలా అక్రమ కేసులు నమోదుచేయడం శోచనీయమన్నారు. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించేలా నమోదు చేసిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల భద్రతకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరారు. అనంతరం తహసీల్దార్ దండు అశోక్‌వర్మకు తణుకు ప్రెస్‌క్లబ్ ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. ఏపీయూడబ్ల్యూజే మాజీ సెక్రటరీ కొడమంచిలి కృష్ణ, ఏపీయూడబ్ల్యూజే చిన్నపత్రికల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పమ్మి ఏడుకొండలు, తణుకు ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ అధ్యక్షుడు బొండ రామ్‌కుమార్, పాత్రికేయులు తానేటి దొరబాబు, గజ్జరపు నారాయణమూర్తి, కొలగాని రాజా, పంజా శివ, వెలగల నారాయణరెడ్డి, చిల్లా రాజశేఖర్, గాదిరెడ్డి రామ్‌ప్రసాద్, రంబాల బద్రి, అమర రాజశేఖర్, సతీష్, హరీష్, పెద్దిరాజు, సత్యప్రసాద్, డేగల మణి, ఆనంద్, ముమ్మిడివరపు ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.

కేసులు సిగ్గు సిగ్గు

ఉండి: మీడియాపై అక్రమ కేసులు సిగ్గు సిగ్గు అంటూ ఉండి ప్రెస్‌క్లబ్ ప్రతినిధులు నినదించారు. ఉండి తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు డి.కృష్ణమోహన్, చిట్టూరి జోషి ఆధ్వర్యంలో డిప్యూటీ తహసీల్దార్ రత్నకుమార్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. మీడియాపై అక్రమ కేసులు దారుణమని, గతంలో టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా చెప్పిన నీతులు మర్చిపోయిందా అంటూ ప్రశ్నించారు. ప్రజల పక్షాన నిలిచే మీడియాను అణగదొక్కేలా అక్రమ కేసులు కనిపిస్తున్నాయని అన్నారు. ప్రశ్నించే గొంతును నొక్కేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. సీనియర్ జర్నలిస్టులు తాళం హనుమంతరావు, బురిడి రవిబాబు, సీహెచ్ బంగార్రావు, ప్రెస్‌క్లబ్ కోశాధికారి సత్యనారాయణ, సభ్యులు తాళం హనుమంతరావు, బురిడి రవిబాబు, సీహెచ్ బంగార్రావు, మణికంఠ, కేశవ, బాలాజీ, వెంకటరమణ, రత్నరాజు తదితరులు పాల్గొన్నారు.

పత్రికా స్వేచ్ఛను కాపాడాలి

పెనుగొండ: జర్నలిస్టులపై కేసు నమోదు చేయడం భావ ప్రకటనా స్వేచ్ఛకు విఘాతమే అంటూ పెనుగొండలో జర్నలిస్టులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పెనుగొండలో తహసీల్దార్ జి.అనితకుమారికి వినతిపత్రం సమర్పించారు. విలేకరులు గుర్రాల శ్రీనివాసరావు, తేతలి తమ్మిరెడ్డి, బి.చిట్టిబాబు, రాజశేఖర్, పి.శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు.

కేసులు తక్షణమే ఎత్తివేయాలి

జంగారెడ్డిగూడెం: ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో పాత్రికేయులు జంగారెడ్డిగూడెంలో శుక్రవారం సమావేశమయ్యారు. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించవద్దని, అక్రమ కేసులు ఉపసంహరించుకోవాలని ఐజేయూ జాతీయ కౌన్సిల్ సభ్యుడు వాసా సత్యనారాయణ కోరారు. అక్రమ కేసులను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు డీవీ భాస్కరరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు కేవీ రమణరావు, ఎం.గంగరాజు పాల్గొన్నారు.

అక్రమ కేసులు అన్యాయం

పాలకొల్లు సెంట్రల్: వృత్తి ధర్మంలో భాగంగా వార్తలు రాస్తే కేసులు కట్టే సంస్కృతి నుంచి పత్రికా స్వేచ్ఛను కాపాడాలని పాలకొల్లు ప్రెస్‌క్లబ్ సెక్రటరీ ఎంఎస్‌వీ సాంబశివరావు అన్నారు. శుక్రవారం పట్టణ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో తహసీల్దార్ యడ్ల దుర్గాకిషోర్‌కు వినతిపత్రం అందజేశారు. అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. ప్రెస్‌క్లబ్ ట్రెజరర్ తోట రాంబాబు, క్లబ్ సభ్యులు బండి శ్రీనివాస్, పులపర్తి నాని, మండెల అప్పలరాజు, వానపల్లి భాను, కారుమంచి రాజ్‌గోపాల్, పప్పుల దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు.

క్లుప్తంగా

రాట్నాలమ్మ తిరునాళ్లకు ఏర్పాట్లు పూర్తి


ఆలయ ముఖ ద్వారం భారీ సెట్టింగ్

పెదవేగి: మండలంలోని రాట్నాలకుంట గ్రామంలో ఉన్న రాట్నాలమ్మ వారి తిరునాళ్లకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతిఏటా ఎంతో అట్టహాసంగా నిర్వహించే ఈ తిరునాళ్లకు జిల్లా నుంచే కాక రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతారు. ఏప్రిల్ 12 నుంచి 16 వరకు ఈ తిరునాళ్ల జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయం వద్ద ఈఓ ఎస్.సతీష్, చైర్మన్ మన్నే శ్రీనివాసరావు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులకు ఇబ్బంది లేకుండా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. అలాగే ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన భారీ లైటింగ్ సెట్టింగ్‌లు ఆకర్షిస్తున్నాయి. శనివారం నుంచి మూడు రోజుల పాటు రాత్రి సమయాల్లో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అలాగే 16న మధ్యాహ్నం భారీ అన్న సమారాధన నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

రేపు జంగారెడ్డిగూడెంలో ఉద్యోగ మేళా

జంగారెడ్డిగూడెం: స్థానిక శ్రీరామచంద్ర విద్యా సంస్థల్లో ఆదివారం ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు శ్రీరామచంద్ర విద్యా సంస్థల చైర్మన్ బీవీ కృష్ణారావు శుక్రవారం విలేకరులకు తెలిపారు. ప్రముఖ ఫార్మా కంపెనీ మెట్రోకెమ్ ఏపీఐ ప్రైవేట్ లిమిటెడ్ వైజాగ్, హైదరాబాద్ శాఖల్లో ఉన్న 300 ఖాళీలను ఈ మేళాలో భర్తీ చేస్తుందని వివరించారు. పదోతరగతి, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులైన ఆసక్తి ఉన్న అభ్యర్థులు మేళాకు హాజరు కావాలని కోరారు. మరిన్ని వివరాలకు 87126 35899, 87126 87497, 87126 11847 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.

స్విమ్మింగ్ కోచ్ గణేష్‌కు అరుదైన గుర్తింపు



ఏలూరు రూరల్: ఏలూరు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ స్విమ్మింగ్ కోచ్ బలగా గణేష్ పాక్ జలసంధి ఈదేందుకు అనుమతులు సాధించాడు. ఈ నెల 17, 18 తేదీల్లో శ్రీలంక, భారతదేశం సరిహద్దుల మధ్య 31 కిలోమీటర్ల మేర సముద్రంలో పాక్ జలసంధిలో ఈత కొట్టనున్నాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఈ గుర్తింపు సాధించిన మొట్టమొదట తెలుగు పారా స్విమ్మర్‌గా అరుదైన ఘనత సాదించాడు. ఈ సందర్భంగా శాప్ చైర్మన్ రవినాయుడు, డీఎస్ఏ చీఫ్‌కోచ్ శ్రీనివాసరావుతో పాటు పలువురు శిక్షకులు పోటీ దిగ్విజయంగా పూర్తి చేయాలని ఆయనకు అభినందనలు తెలిపారు.

కళారంగంలో హేలాపురి కళకళలు

- ఏలూరులో ఒకే ఏడాది ముగ్గురికి కళారత్న అవార్డులు
- లలిత కళల్లో చేసిన సేవలకు ప్రభుత్వ గుర్తింపు


హంస అవార్డుతో ఎస్‌వీ రామారావు


కళారత్న అవార్డుతో పార్వతి రామచంద్రన్


హంస అవార్డుతో సప్పా భారతి

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): కళారంగానికి సంబంధించి ఏలూరుకు ఘనమైన కీర్తి ఉంది. ఈ ప్రాంతానికి చెందిన ఎంతోమంది కళాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించి ఈ ప్రాంతానికి గొప్ప గుర్తింపు తీసుకువచ్చారు. ఏలూరు అంటేనే కళలకు కాణాచి అని జాతీయ స్థాయిలో చెప్పుకునేటంత ప్రఖ్యాతి ఈ ప్రాంతానికి ఎంతోమంది కళాకారుల ద్వారా వచ్చింది. సంగీతం, నాటకం, నృత్యం ఇలా ఆయా రంగాల్లో ఏలూరుకు చెందిన కళాకారులు విదేశాల్లో సైతం ప్రదర్శనలిచ్చి అక్కడి ప్రజలను ఉర్రూతలూగించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అటువంటి ఏలూరుపై 2025వ సంవత్సరంలో కళారత్న (హంస)అవార్డులు గుంపులుగా వాలాయి.

హేలాపురి కీర్తి కిరీటంలో కళారత్నాలు

కళా సాంస్కృతిక రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డుల్లో హంస అవార్డు అత్యున్నతమైనదిగా కళాకారులు భావిస్తారు. ఈ అవార్డు రావాలంటే 64 కళల్లో ఏదో ఒక కళలో విశేషమైన కృషి, సేవ చేసి ఉండాలి. అలాగని ఎవరికిపడితే వారికి ఇచ్చే అవార్డు కాదిది. 64 కళల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఎంతో కొంతమంది తమ ఉనికిని చాటుకుంటూనే ఉన్నారు. అలాంటి వారి పోటీని ఎదుర్కొని ఈ అవార్డు సాధించడం గొప్ప ఘనతగానే గుర్తించాలి. అంతటి ఘనతను ఏలూరుకు చెందిన ముగ్గురు కళాకారులు ఈ ఏడాది ఉగాది నాడు అవార్డులు అందుకుని హేలాపురి కీర్తి కిరీటంలో కళారత్నాలుగా నిలిచారు. సినీ, నాటక రంగాల్లో చేసిన కృషికిగానూ ఎస్‌వీ రామారావు, కూచిపూడి నృత్య రంగంలో చేసిన కృషికి గానూ ఎ.పార్వతి రామచంద్రన్, హరికథాగాన రంగంలో సప్పా భారతికి అవార్డులు వచ్చాయి.

హరికథలో ప్రత్యేకత

సప్పా భారతి భాగవతారిణి తన ప్రాథమిక విద్యను తణుకు, అత్తిలిలో చదివి తల్లిదండ్రులిరువురు మరికళా కళాకారులు కావడంతో ఆ కళపై మక్కువ పెంచుకుని 12వ ఏటనే హరికథా కళను అభ్యసించడం ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురంలోని శ్రీ సర్వారాయ హరికథా పాఠశాలలో దాదాపు 6 ఏళ్లు శిక్షణ పొందారు. ఆలిండియా రేడియో విజయవాడ కేంద్రంలో ఏ–గ్రేడ్ కళాకారిణిగా గుర్తింపు పొంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాల్లో 5 వేలకు పైచిలుకు హరికథా ప్రదర్శనలు చేశారు. తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ద్వారా జాతీయ బంగారు నంది పురస్కారం, పాండిచ్చేరికి చెందిన ఇంటర్నేషనల్ పీస్ యూనివర్శిటీ నుంచి గౌరవ డాక్టరేట్, భారత కళారత్న అవార్డు, గరికపాటి ఆర్ట్స్ థియేటర్, గౌరీ సేవా సంఘం అనకాపల్లి సంస్థలచే స్వర్ణ కంకణాలతో ఘన సన్మానం అందుకున్నారు. హరికథారత్న, హరికథా సరస్వతి, హరికథా గాన ప్రవీణ, హరికథా గాన ప్రపూర్ణ, హరికథా చూడామణి, అనర్గళ కంఠామృత, హరికథా భారతి, వంటి బిరుదులను వివిధ సంస్థలిచ్చి ఈమెను ప్రోత్సహించాయి. హరికథ కళను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లడమే తన లక్ష్యమని ఆమె పేర్కొంటున్నారు.

రచనల్లో మేటి రామారావు

1940వ సంవత్సరంలో ఏలూరులో జన్మించిన ఎస్‌వీ రామారావు సబ్ రిజిస్ట్రార్‌గా పని చేసి 1998లో పదవీ విరమణ చేశారు. ఆయన తన 13వ ఏటనే తారుమారు అనే నాటిక రాసి ప్రదర్శించారు. ఇప్పటి వరకూ 12 నాటికలు, 3 నాటకాలు రాసి దర్శకత్వం వహించి, ప్రదర్శించారు. వాటిలో కొన్ని రేడియోల్లోనూ, మరికొన్ని దూరదర్శన్‌లోనూ ప్రసారమయ్యాయి. నటుడిగాను 300 ప్రదర్శనల్లో పాల్గొనడమే కాక కొన్ని సినిమాల్లో సహాయ పాత్రల్లో నటించి మెప్పించారు. అనంతరం తెలుగు సినీ చరిత్రకారుడిగా సినిమాలకు సంబంధించిన 15 గ్రంథాలు రచించారు. సినీ రంగంపై ఈయనకు ఉన్న పట్టును గుర్తించి సి.నారాయణరెడ్డి ఈయనను సినీ విజ్ఞాన విశారద బిరుదుతో సత్కరించారు. మద్రాస్ తెలుగు అకాడమీ, ఢిల్లీ తెలుగు అకాడమీ, వంశీ ఇంటర్నేషనల్, యువ కళావాహిని, రసమయి, గరికపాటి ఆర్ట్స్ వంటి సంస్థల నుంచి పురస్కారాలు అందుకోవడంతో పాటు అక్కినేని–కిన్నెర స్వర్ణ కంకణ పురస్కారం అందుకున్నారు .ఏలూరులో పుట్టినందువల్లే తనకు కళలపై ఆసక్తి కలిగిందని ఆయన చెబుతున్నారు.

నాట్యాచారిణిగా ఎంతో గుర్తింపు

పార్వతి రామచంద్రన్ 1948వ సంవత్సరంలో జన్మించారు. పూర్వీకులు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారైనప్పటికీ ఏలూరులో స్థిరపడడంతో ఆమె ప్రస్థానమంతా ఏలూరుతోనే ముడిపడి ఉంది. సీఆర్ ఆచార్య, గుడిమెట్ల శ్రీకృష్ణ, వాసిరెడ్డి కనకదుర్గ వంటి ఉద్దండ గురువుల వద్ద భరతనాట్యంలో శిక్షణ పొంది అనంతరం వేదాంతం ప్రహ్లాద శర్మ, వేదాంతం రాధేశ్యామ్‌ల వద్ద కూచిపూడి నృత్యంలో శిక్షణ పొందారు. 1978 సంవత్సరంలో కళాదీపిక నాట్య సంస్థను స్థాపించి వేలాది మంది శిష్యులను నృత్య రంగంలో తీర్చిదిద్దారు. నాట్యరత్న, నాట్య మయూరి, నాట్య సుధ, నాట్య విదూషీమణి వంటి బిరుదులను వివిధ కళా సంస్థల నుంచి అందుకున్నారు. 45 సంవత్సరాల పాటు సెయింట్ థెరిస్సా పాఠశాలలో నాట్య ఉపాధ్యాయినిగా సేవలందించానని జిల్లా ఉత్తమ ఉపాధ్యాయినిగా అవార్డు పొందానని ఆమె వివరిస్తున్నారు.

రీ-సర్వేపై కేంద్ర బృందం పర్యటన


నిట్ కాన్ఫరెన్స్ హాలులో రీ-సర్వే వివరాలపై చర్చిస్తున్న కేంద్రబృందం

తాడేపల్లిగూడెం అర్బన్/తాడపల్లిగూడెం రూరల్/పెంటపాడు : ప్రజలకు చెందిన స్థిరాస్తుల వివరాలు పక్కాగా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రీ–సర్వే కార్యక్రమాన్ని చేపట్టిందని కేంద్ర ప్రభుత్వ ఐఏఎస్ అధికారి, డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ జాయింట్ సెక్రటరీ కునాల్ సత్యార్థి, యశదా డైరెక్టర్ జనరల్ నిరంజన్ కుమార్ సుధాను తెలిపారు. ఈ సందర్భంగా భూముల రీ–సర్వేపై స్థానిక నిట్ కాన్ఫరెన్స్ హాలులో కేంద్రభుత్వం నుంచి వచ్చిన బృందం జిల్లా అధికారులు, రెవెన్యూ అధికారులు, సచివాలయ ప్లానింగ్ సెక్రటరీలతో శుక్రవారం సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలోనే పైలెట్ ప్రాజెక్టుగా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో నిర్వహించిన రీ–సర్వేపై చర్చించారు. ఇప్పటి వరకు పూర్తిచేసిన రెండు విడతల రీసర్వేలో తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించిన వివరాలపై సమీక్షించారు. తాడేపల్లిగూడెంలోని 23వ వార్డులో రీసర్వే నిర్వహించిన ప్రాంతాల ప్రజలతో చర్చించి వారి నుంచి మరిన్ని వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ తాడేపల్లిగూడెంలోని రెండో ప్రపంచ యుద్ధ అవసరాలకు వినియోగించిన విమానాశ్రయ భూముల్లో సుమారు 4 వేల కుటుంబాలు నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నాయన్నారు. ఆయా భూములు రిజిస్ట్రేషన్లు చేయించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్రప్రభుత్వ బృందానికి తెలియజేశారు. అలాగే మండలంలోని చినతాడేపల్లి గ్రామానికి చెందిన అక్కిన గంగాభవాని నివాసం వద్ద కడియద్ద రెవెన్యూకు సంబంధించిన రీ–సర్వేపై రైతులతో సమావేశం నిర్వహించారు. అనంతరం పెంటపాడు మండలంలోని కె.పెంటపాడు బైరాగిమఠంలో నిర్వహించిన సర్వేను పరిశీలించారు. కార్యక్రమంలో సర్వే డిపార్టుమెంట్ డిప్యూటీ డైరెక్టర్ డీఎల్‌బీఎల్ కుమార్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ విద్యులత, ఐఏఎస్ అధికారి ఆర్ఎం గోవిందరావు, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డీఓ కౌసర్‌భానో, ఆర్‌డీ బాలస్వామి, మున్సిపల్ కమిషనర్ వై.ఏసు పాల్గొన్నారు.

మండల సమావేశం బహిష్కరణ

యలమంచిలి ఎంపీపీ ఎన్నిక వాయిదాపై వైఎస్సార్ సీపీ ఎంపీటీసీల నిరసన


యలమంచిలి మండల పరిషత్ సమావేశాన్ని బహిష్కరించి నిరసన వ్యక్తం చేస్తున్న వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యులు

యలమంచిలి: ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఎంపీపీ ఎన్నికను వాయిదా వేయడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యులు శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించారు. ఊహించని పరిణామానికి అటు అధికారులు, ఇటు కూటమి సర్పంచ్‌లు బిత్తర పోయారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఇన్‌చార్జి ఎంపీపీ గొల్లపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన శుక్రవారం మండల పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని ఎంపీడీఓ నందిపాటి ప్రేమాన్విత ఏర్పాటు చేశారు. సమావేశానికి వైఎస్సార్ సీపీకి చెందిన 12 మంది ఎంపీటీసీ సభ్యులు నల్ల బ్యాడ్జీలు ధరించి హాజరయ్యారు. ప్రతిపక్ష కూటమి సభ్యులు ఎవరూ రాలేదు. ఇటీవలె వైఎస్సార్ సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిన మేడపాడు ఎంపీటీసీ సభ్యురాలు డేగల సూర్యప్రభ మాత్రం వచ్చారు. సమావేశాన్ని ఇన్‌చార్జి ఎంపీపీ గొల్లపల్లి శ్రీనివాసరావు ప్రారంభిస్తూ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష చేస్తామని చెబుతుండగా వైఎస్సార్ సీపీకి చెందిన గుంపర్రు ఎంపీటీసీ సభ్యురాలు కంబాల సత్యశ్రీ మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో తనను అన్యాయంగా పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారని మండిపడ్డారు. ఏనుగువానిలంక ఎంపీటీసీ సభ్యులు వినుకొండ ధనలక్ష్మి మాట్లాడుతూ ఎంపీపీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి 12 మంది సభ్యులు ఉన్నా నలుగురు సభ్యులు ఉన్న కూటమి నాయకులు చేసిన తప్పుడు ఆరోపణలకు అధికారులు వత్తాసు పలికి ఎన్నికను అర్థాంతరంగా నిలిపివేయడానికి నిరసనగా మండల సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని చెప్పారు. దీంతో మిగిలిన 11 మంది సభ్యులు ఆమె వెంట బయటకు వెళ్లిపోయారు. సర్పంచ్‌ల చాంబర్ అధ్యక్షుడు కవురు గోపి మాట్లాడుతూ ఎంపీటీసీ సభ్యులకు మద్దతుగా సర్పంచ్‌లు కూడా సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. అప్పటికీ మేడపాడు ఎంపీటీసీ సభ్యురాలు డేగల సూర్యప్రభ మాత్రమే సంతకం చేశారు. దీంతో కోరం లేక సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ఎంపీడీఓ నందిపాటి ప్రేమాన్విత ప్రకటించారు.


సమావేశాన్ని బహిష్కరించి బయటకు వస్తున్న వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యులు

సాక్షి క్లాసిఫైడ్స్

గ్యాస్ సిలిండర్‌తో నిరసన


నిరసన తెలియజేస్తున్న సీపీఐఎంఎల్ మాస్‌లైన్ నాయకులు

కుక్కునూరు: పెట్రో, గ్యాస్, డీజిల్ ధరల పెంపుకు నిరసనగా సీపీఐఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో శుక్రవారం కుక్కునూరు ప్రధాన సెంటర్ లో గ్యాస్ సిలిండర్‌తో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా మాస్‌లైన్ జిల్లా కార్యదర్శి షేక్ గౌస్ మాట్లాడుతూ నరేంద్రమోదీ ప్రభుత్వం నిత్యావసర ధరలు తగ్గిస్తామని చెప్పి వివిధ రకాల పన్నుల భారాన్ని ప్రజలపై మోపి పెట్టుబడిదారులకు వేల కోట్లు ప్రజాధనాన్ని దోచిపెడుతున్నారని విమర్శించారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గినప్పటికి అనేక మార్లు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కంగాల కల్లయ్య, షేక్ మున్ని, సొడే చిరమయ్య తదితరులు పాల్గొన్నారు.

17న ఆశ్రంలో జిల్లా క్రికెట్ జట్ల ఎంపిక

ఏలూరు రూరల్: ఆశ్రం మెడికల్ కళాశాల ఆవరణలో ఈ నెల 17న సీనియర్ మెన్ జట్టు, 18న అండర్–23 మెన్, అండర్–19 బాలుర ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా క్రికెట్ జట్లు ఎంపిక పోటీలు నిర్వహించనున్నామని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.ఆదిత్య వర్మ, కార్యదర్శి వీవీఎస్ఎం శ్రీనివాసరాజు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం వారు ఓ ప్రకటన విడుదల చేశారు. 01-09-2002 తర్వాత పుట్టిన వారు అండర్–23 విభాగానికి, 01-09-2006 తర్వాత పుట్టిన వారు అండర్–19 విభాగం పోటీల్లో పాల్గొనేందుకు అర్హులను వెల్లడించారు. ఆసక్తి ఉన్న వారు పుట్టిన తేదీ, ఆధార్ ఒరిజినల్, జిరాక్స్ కాపీలతో ఉదయం 10 గంటలకు హాజరుకావాలని సూచించారు. ఎంపికైన వారు 2025-2026 సంవత్సరానికి ఏసీఓ నిర్వహించే అంతర్ జిల్లాల క్రికెట్ పోటీల్లో పాల్గొంటారని వివరించారు.

తెలంగాణలో ఉన్నా ఉపాధి సొమ్ము జమ

ద్వారకాతిరుమల: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో జరుగుతున్న అవకతవకలు రాష్ట్ర సరిహద్దులు దాటాయి. మండలంలోని ఐఎస్ జగన్నాథపురానికి చెందిన దంపతులు పసుపులేటి నరసింహమూర్తి, అతని భార్య పావని ఏడాది క్రితం తెలంగాణలోని సంగారెడ్డికి వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అయితే ఐఎస్ జగన్నాథపురంలో జరుగుతున్న ఉపాధి హామీ పనుల్లో వారికి మస్తర్లు పడుతున్నాయి. దీంతో వారి బ్యాంకు ఖాతాకు నగదు కూడా జమ అవుతుంది. అయితే వారిద్దరూ ఐఎస్ జగన్నాథపురంలో ఈనెల 1 నుంచి 5 వరకు పసుపులేటి వీరాయమ్మ తోటలో రింగ్ ట్రెంచ్ పనులు చేసినట్టు ఆన్‌లైన్‌లో చూపారు. ఆ పనిదినాలకు సంబంధించిన రూ. 2,742 లను వారి బ్యాంకు ఖాతాలో జమ చేశారు. ఇది తెలిసిన కొందరు గ్రామస్తులు అధికారుల తీరును తప్పుబడుతున్నారు. అలాగే పనికి వెళ్లని ఒక టీడీపీ నాయకుడికి, తాపీ మేస్త్రీకి, ట్రాక్టర్ డ్రైవర్‌కు, ఇలా మరి కొంత మందికి ఉపాధి మస్తర్లు వేస్తున్నారని చెబుతున్నారు. ఈ వ్యవహారం చాలా రోజులుగా సాగుతోందని అంటున్నారు. అయితే దొంగ మస్తర్ల ద్వారా వచ్చే సొమ్ములో వాటాలు సంబంధిత అధికారులు, సిబ్బందికి అందుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, ఉపాధి సొమ్మును అక్రమంగా స్వాహా చేస్తున్న వారిపై తగిన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.


లారీని ఢీకొన్న పెళ్లి కారు

ఆరుగురికి గాయాలు


ప్రమాదానికి గురైన పెళ్ళికొడుకు కారు


ఉంగుటూరు: జాతీయరహదారిపై శుక్రవారం సాయంత్రం నాచుగుంట క్రాసింగ్ పాయింటు వద్ద లారీ–కారు ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పాలకొల్లుకు చెందిన ఓ కుటుంబం పెళ్లి నిమిత్తం పెళ్లికొడుకుతో సహా ఏలూరు వెళ్తున్నారు. అయితే నాచుగుంట వద్ద ఏలూరు కాలువపై వంతెన మీద నుంచి రహదారి మీదకు ఒక్కసారిగా వచ్చిన క్వారీ లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కొల్లంశెట్టి నాగమణి (65), కొల్లంశెట్టి నాగేశ్వరరావు(70), గంటాపద్మావతి (58), పసుమర్తి రాజేంద్రప్రసాదు (38)కు తీవ్రగాయలు కాగా, జి.నవీన్ (34), పెళ్ళికొడుకు, ప్రవీణ్‌కుమార్(32) స్వల్ప గాయాలయ్యాయి. బాధితులను హైవే అంబులెన్స్ ద్వారా ఏలూరులోని ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. ఈ మేరకు ఎస్సై సూర్యభగవాన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే టోల్ ఫీజు మినహాయింపు కోసం ఉంగుటూరు బ్రిడ్జి మీదుగా నాచుగుంట వద్దకు అక్కడ నుంచి హైవేపైకి వచ్చే వాహనాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ఆ ప్రాంతవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కార్లకే పరిమితమైన ఉల్లంఘనలు ప్రస్తుతం క్వారీ లారీలు సైతం వస్తుండడంతో రోడ్లు పాడైపోతున్నాయని చెబుతున్నారు. ఇప్పటికైనా టోల్ అధికారులు ఈ సమస్య పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

అంబేడ్కర్ జయంతి వేడుకలకు సుబ్బయ్యకు ఆహ్వానం



భీమవరం: భారత పార్లమెంట్‌లో ఈ నెల 14న నిర్వహించనున్న బాబా సాహెబ్ బీఆర్ అంబేడ్కర్ జయంతి కార్యక్రమాన్ని పట్టణానికి చెందిన ఫౌండేషన్ కేంద్ర బోర్డు సభ్యుడు గరికిముక్కు సుబ్బయ్యకు ఆహ్వానం అందిందని శుక్రవారం ఆయన విలేకరులకు తెలిపారు. కేంద్ర సామాజిక న్యాయం , సాధికారత మంత్రిత్వ శాఖ, అంబేడ్కర్ ఫౌండేషన్ సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తుందన్నారు. ఈ మేరకు ఫౌండేషన్ చైర్మన్, కేంద్ర మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ నుంచి తనకు ప్రత్యేక ఆహ్వానం అందినట్లు సుబ్బయ్య తెలిపారు.

శ్యాంప్రసాద్‌కు అంబేడ్కర్ జాతీయ ప్రతిభా అవార్డు



మండవల్లి: మండలంలోని కానుకొల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడు కురేళ్ల శ్యాంప్రసాద్‌కు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జాతీయ ప్రతిభా అవార్డు లభించింది. విద్యారంగంలో ఆయన చేస్తున్న సేవలకు, విద్యార్థుల ఉన్నతికి చేస్తున్న కృషికి బీఆర్ అంబేడ్కర్ జాతీయ ప్రతిభా అవార్డుకు ఎంపిక చేసినట్లు ప్రైవేట్ లెక్చరర్స్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ పి.నాగయ్య శుక్రవారం తెలిపారు. ఈ నెల 13న గుంటూరులోని శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఈ పురస్కారాన్ని అందిస్తారన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, సర్పంచ్ థామస్, గ్రామ పెద్దలు శ్యాంప్రసాద్‌కు అభినందనలు తెలిపారు.

కంకర మాఫియాకు పోల'వరం'


గొల్లగూడెంలో కుడి కాలువ గట్టుపై కంకర తవ్విన ఆనవాళ్లు

ఉంగుటూరు: మండలంలోని కంకర మట్టి మాఫియాకు పోలవరం కుడికాలువ గట్టు వరంలా మారింది. రాత్రి సమయంలో పోలవరం కుడికాలువ గట్టును తవ్వి దర్జాగా మట్టిని తరలించుకుపోతున్నారు. మండలంలోని చేబ్రోలు, నారాయణపురం, కై కరం గ్రామాల్లో ఈ కంకర మాఫియా ముఠాలు తయారయ్యాయి. అలాగే మండల సరిహద్దు ప్రాంతమైన శింగరాజుపాలెం నుంచి ఉంగుటూరు మండలం కంసాలిగుంట వరకు సుమారు 20 కిలోమీటర్ల మేరకు ఈ కాలువ విస్తరించి ఉంది. ఆ కాలువ వెంబడి గోపాలపురం, గొల్లగూడెం, కంసాలిగుంట, నల్లమాడు, యర్రమిల్లిపాడు గ్రామాల్లో రోజూ పదుల సంఖ్యలో లారీలు, ట్రాక్టర్లపై కంకర తరలిపోతోంది. లక్షలాదిరూపాయలు సొమ్ములు ఆర్జిస్తున్నారు. కూటమి ముఖ్య నేతల అండదండలతోనే ఈ కంకర మాఫియా చెలరేగిపోతుందని ప్రజలు చెబుతున్నారు. ఈ తవ్వకాలు గొల్లగూడెం వీఆర్ఓ నాగరాజును ప్రశ్నించగా మా దృష్టికి వచ్చిన వెంటనే వెళ్లి పట్టుకుని కేసులు పెడుతున్నట్లు వివరించారు. అలాగే ఇటీవల కంసాలిగుంట ప్రాంతం నుంచి కంకర తరలిస్తుంటే కేసులు కూడా నమోదు చేశామని వివరించారు.

నాటుసారా బట్టీపై మెరుపు దాడులు

చాట్రాయి: మండలంలోని పోలవరంలో ముందస్తు సమాచారంతో నూజివీడు ఎక్సైజ్ ఎస్సైలు వై.ఈశ్వరరావు, ఎం.ప్రసాద్ ఆధ్వర్యంలో శుక్రవారం సారాబట్టీపై మెరుపు దాడి చేసినట్లు నూజివీడు ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ ఎ.మస్తానయ్య తెలిపారు. ఈ దాడిలో ఓ తోటలో రహస్యంగా నాటుసారా తయారు చేస్తున్న బిలుగుది చిట్టిబాబును అదుపులోకి తీసుకున్నామన్నారు. అలాగే సారా తయారీ కోసం ఊరబెట్టిన 400 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశామన్నారు.

పంచాయతీ నిధులు కాజేసిన బిల్లు కలెక్టర్

దెందులూరు: స్థానిక గ్రామ పంచాయతీలో బిల్లు కలెక్టర్‌గా పనిచేస్తున్న కే నరసింహారావు పంచాయతీ నిధులు కాజేసి విధులకు గైర్హాజరవుతున్నారని దెందులూరులోని పోలీస్ కానిస్టేబుల్ పి.మధు జిల్లా కలెక్టర్‌కు గురువారం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్ ఈ ఫిర్యాదు పై డీపీఓను నివేదిక కోరారు. దెందులూరు గ్రామ పంచాయతీలో 2019 నుంచి 2025 వరకు వసూలు చేసిన ఇంటి పన్నులు, కుళాయి పన్నులను బిల్లు కలెక్టర్ కె.నరసింహారావు రూ.7,94,598ల నగదును తీసుకువెళ్లి నేటికి భీమడోలు ట్రెజరీ, లేదా దెందులూరు పంచాయతీలకు జమ చేయడం లేదని గుర్తించారు. ఈ మేరకు దెందులూరు గ్రామ కార్యదర్శి స్కానిష్ బాబు, దెందులూరు ఇన్‌చార్జ్ ఎంపీడీఓ భీమరాజు, ఏలూరు డీఎల్‌పీఓ పూర్ణచంద్రరావు ఇచ్చిన నివేదికను డీపీఓ జిల్లా కలెక్టర్‌కు అందజేశారు.